


గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి

ప్రజాశక్తి -అనంతగిరి: మారుమూల గిరిజన గ్రామంలో నెలకొన్న మౌలిక వసతి సమస్యలు పరిష్కరించడంలో సచివాలయం సిబ్బంది కీలక పాత్ర పోషించాలని అల్లూరి సీతా రామరాజు జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి లవరాజు ఆదేశించారు. శుక్రవారం మండలంలోని టోకురు పంచాయితీ సచివాలయంలో సందర్శించారు. అనంతరం సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అన్ని పంచాయతీ సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కిల్లో. మొస్య, ఎంపీడీవో ఏ వివి. కుమార్, పంచాయతీ విస్తరణ అధికారి పి ధర్మ, సెక్రటరీ శైలజ పాల్గొన్నారు.




మాట్లాడుతున్న లవరాజు

మన్యంలో భారీ వర్షం

- రహదారులు, డ్రెయినేజీలు జలమయం - ఎండ వేడిమి నుంచి సేదతీరిన గిరిజనులు

ప్రజాశక్తి-పాడేరు టౌన్: జిల్లా కేంద్రం పాడేరులో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షంతో రోడ్లన్నీ జలమయం కాగా జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రోడ్లన్నీ చిత్తడిగా మారడంతో పాటు పంట పొలాల్లోని వర్షం నీరు వచ్చి చేరింది. వానతో పలు ప్రాంతాల్లో రోడ్లు, పట్టణంలో వీధులన్నీ తడిసి ముద్దయ్యాయి. రాత్రి 6.30 గంటలకు మొదలైన వాన 7.30 గంటల వరకు కురుస్తూనే ఉంది. గంటకుపైగా ఏకధాటిగా కురిసిన వర్షానికి పట్టణంలో డ్రైనేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో పలుచోట్ల డ్రైనేజీలు పొంగి రోడ్లపై భారీగా మురుగునీరు ప్రవహించింది. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.



పాడేరులో కురుస్తున్న వర్షం

అరకులోయ: పర్యాటక కేంద్రమైన అరకులోయ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రెండు రోజుల నుంచి వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో వర్షం కురుస్తుందని అందరూ ఎదురు చూసినప్పటికీ మరలా మండు టెండకాయడంతో ఎండ వేడిమికి తాళలేక ఈ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. శుక్రవారం సాయంత్రం కురిసిన ఈ వర్షంం చల్లబడటమే కాకుండా, ఉక్కపోతకు గురవుతున్న స్థానికులకు కొంత ఉపశమనం కలిగించింది. ఒకపక్క భారీ వర్షం మరోపక్క పెద్ద పెద్ద శబ్దాలతో పిడుగులు పడటంతో ఈ ప్రాంతం వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అకాల వర్షం ఉపశమనం కలిగించిందని స్థానికులు, గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు.



అరకులోయలో కురుస్తున్న వర్షం



సమావేశంలో పాల్గొన్న ఐటిడిఎ పిఒ కట్టా సింహాచలం, అధికారులు

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు

- ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం

ప్రజాశక్తి-రంపచోడవరం

ఏజెన్సీలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, దీనిపై నివేదికలు తయారు చేసి సమర్పించాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్ట సింహాచలం సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటిడిఎ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో శుక్రవారం ఆయన గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఏజెన్సీ డిఇఒ, అన్ని మండలాల ఎంఇఒలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ కన్వీనర్లు, గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ రంపచోడవరం ఐటిడిఏ పరిధిలోగల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, జిపిఎస్, మండల పరిషత్ పాఠశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలలో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, ఇంకా ఎంతమంది ఉపాధ్యాయులు అవసరం ఉన్నది మండలాల వారిగా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. భవనాలు, ఆర్ఒ ప్లాంట్లు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. ఏజెన్సీలో ఇంటర్మీడియట్ పాస్ అయిన గిరిజన విద్యార్థులు ఇంజనీరింగ్, ఎంబిబిఎస్ సీట్లు సంపాదించే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఐ.శ్రీనివాసరావు, సహాయక గిరిజన సంక్షేమ శాఖ అధికారులు రామ తులసి, కృష్ణమోహన్, ఎంఇఒలు రామకృష్ణ, సత్యనారాయణ, వై.వెంకన్న, టి.సూరరెడ్డి, తాతబ్బాయి దొర, ముత్యాలరావు, ఢిల్లీ చైతన్య, ఈఆర్ఎంఎస్ ప్రిన్సిపాల్ శంకర్ ప్రసాద్, గురుకులం సెల్ అధికారి నాగేంద్ర, అర్చన రమణి తదితరులు పాల్గొన్నారు.

వ్యాధులపై అప్రమత్తత అవసరం

-జిల్లా మలేరియా అధికారి తులసి

ప్రజాశక్తి -హుకుంపేట: మండలంలోని ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి సంతారి ఓల్డ్ పంచాయితీ గ్రామాలలో జిల్లా మలేరియా అధికారి ఎం తులసి ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాణా ప్రతాప్, సిబ్బందితో కలిసి శుక్రవారం పర్యటించారు. జంకరం పుట్టు గ్రామంలో ఇంటికి ఇంటికి వెళ్లి దోమ తెరల వినియోగం పై తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీజనల్ వ్యాధుల పట్ల గిరిజన ప్రజలు అవగాహన కలిగి అవి ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమతెరల వినియోగం, పరిసర ప్రాంతాల పరిశుభ్రత, నీటి నిలువలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నపాటి రోగం వచ్చిన వెంటనే వైద్య సిబ్బంది దృష్టికి తీసుకు రావాలని, దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేరి వైద్య సేవలు పొందాలన్నారు. ప్రజలందరూ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఉప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్త పరీక్షల పరికరాలను పరిశీలించి వ్యాధుల నిర్ధారణ పై జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. నిర్ధారించిన వ్యాధులపై సక్రమంగా మందులు రోగులకు అందించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మలేరియా అధికారులు జి. శ్రీను, మలేరియా సబ్ యూనిట్ ఇంచార్జి ధనుర్జయి, మలేరియా అసిస్టెంట్ ఇంచార్జి నూకరాజు, వైద్య సిబ్బంది చంద్రమ్మ, సుశీల తదితరులు పాలొగొన్నారు.



పరిసరాలను పరిశీలిస్తున్న తులసి

సహజ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

ప్రజాశక్తి-చింతపల్లి: సాధారణ కాన్పుల ప్రాముఖ్యతను ప్రజలు గుర్తించి వాటిని ప్రోత్సహించాలని చింతపల్లి ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్టుగా డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అస్మా తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సాధారణ ప్రసవంతో తల్లి త్వరగా కోలుకోవడం సాధ్యమవుతుందన్నారు. కాన్పు అయిన వెంటనే ముఖ్యంగా మొదటి అరగంటలోనే తల్లిపాలను బిడ్డకు ఇవ్వడం సాధ్యమవుతుందని తెలిపారు. సాధారణ ప్రసవం జరిగిన తల్లులు ఆసుపత్రిలో రెండు నుంచి మూడు రోజుల లోపు డిశ్చార్జ్ అవుతారని వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ కాన్పుల ద్వారా తల్లీబిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. అత్యవసర పరిస్థితులు, ఉదాహరణకు బిడ్డ అడ్డంగా తిరిగిన సందర్భంలో మాత్రమే శస్త్రచికిత్స (సిజేరియన్) చేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఆపరేషన్ చేసిన తర్వాత తల్లి మళ్లీ సాధారణ జీవనశైలికి రావడానికి మూడు నుండి ఆరు నెలల సమయం పడుతుందని తెలిపారు. ఆపరేషన్‌తో తదుపరి గర్భధారణల సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. అనవసరంగా సిజేరియన్ ఆపరేషన్ చేయకూడదనీ, పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైతేనే శస్త్రచికిత్స చేయాలని డాక్టర్ అస్మా స్పష్టం చేశారు.



మాట్లాడుతున్న వైద్యురాలు



దుకాణాల తనిఖీల్లో పాల్గొన్న ఎంపిడిఒ, తహశీల్దారు తదితరులు

ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి

కిరాణా షాప్, హోటళ్లు, ఇతర షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు తప్పవని స్థానిక తహశీల్దార్ అల్లు సత్యనారాయణ, ఎంపీడీవో లోకుల యాదగిరేశ్వరరావు హెచ్చరించారు. రాజవొమ్మంగిలోని పలు దుకాణాలలో శుక్రవారం అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ప్లాస్టిక్ నిషేధం విధించడం జరిగిందని, షాపుల వారికి ఇప్పటికే ప్లాస్టిక్ వాడవద్దని నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఎవ్వరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు ఎవరైనా విక్రయిస్తే, వాడితే అటువంటి వారికి మొదటిసారి రూ.500 జరిమానా, రెండవసారి దుకాణం సీజ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కిడారి సర్వేశ్వరరావుకు ఘన నివాళి

ప్రజాశక్తి -పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో అరకు మాజీ శాసన సభ్యులు, మాజీ ప్రభుత్వ విప్ కీర్తి శేషులు కిడారి సర్వేశ్వరరావు 54వ జయంతి పురస్కరించుకుని కేఎస్ఆర్ ఘాట్ వద్ద రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తో పాటు పార్టీ నాయకులు కిడారి అభిమానులు కూటమి నాయకులు ఘన నివాళి అర్పించారు.కిడారీ సర్వేశ్వరరావు ఆశయాలు సాధిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, గిరిజన ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన నాయకుడు కిడారీ సర్వేశ్వరరావు అని కొనియాడారు.ఆయన మరణం ఈ ప్రాంతానికి తీరని లోటు అని ఆయన ఎప్పుడూ ప్రజా సంక్షేమ కోసం తపించేవారన్నారు. ఆయన ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాంగి రాజారావు, పాడేరు మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి, ట్రైకార్ సభ్యులు కృష్ణారావు, మాజీ మంత్రి మణి కుమారి, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు అబ్రహాం, మాజీ జీ సి సి చైర్మన్ శెట్టి లక్ష్మణుడు, పార్లమెంట్ కోశాధికారి నాగేశ్వరరావు, కార్యదర్శి సుందరరావు, శాస్త్రి బాబు అధికార ప్రతినిధి బాకూరు సర్పంచ్ వెంకట రమణ రాజు తదితరులు పాల్గొన్నారు.



మాట్లాడుతున్న సర్పంచ్

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

ప్రజాశక్తి- హుకుంపేట: బాల్య వివాహాలతో పలు అనర్థాలు తలెత్తుతాయని సర్పంచ్ తెలిపారు. సుకూరు పంచాయితీ చాట్రాయిపుట్టు గ్రామంలో శిశు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ దనసాని సత్యవతి మాట్లాడుతూ, గ్రామస్థాయిలో ప్రతి ఒక్కరు బాల్య వివాహాల పైన అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, అందుకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆమె తెలిపారు. ప్రతి ఒక తల్లిదండ్రులు పిల్లలను చదివించాలన్నారు.

అనంతరం ఐసిడిఎస్ శాఖ సిడిపిఓ సిహెచ్ బాలమణి దేవి మాట్లాడుతూ, శిశు మరణాలకు తావు లేకుండా చూడాలన్నారు. పిల్లలు, యువత చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉండేందుకు గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. ట్రాఫికింగ్, పోషకాహారం, వంటి వాటి గురించి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని ఆమె అన్నారు. తల్లి బిడ్డ పోషకాహారం తీసుకోవాలన్నారు. అంగన్వాడి సెంటర్ లకు పిల్లలను పంపిస్తే ఆటపాటలతో విద్యను అభ్యసిస్తారన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ వహించి సెంటర్లకు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ హైమావతి, స్థానిక నాయకులు మురళి, వార్డ్ మెంబర్స్, పీసా కమిటీ ప్రెసిడెంట్, మహిళపోలీస్ సుభాషిణి, వీ.ఆర్ఒ. కొండమ్మ, పాఠశాల హెచ్ఎం పద్మ, ఎ.యన్.ఏం. పూర్ణ, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామపెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మంచినీటి సమస్యపై కంట్రోల్ రూమ్

- రాళ్లగెడ్డలో తాగునీటి అవస్థలపై స్పందించిన ఎంపిడిఒ

ప్రజాశక్తి-సీలేరు

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశాల మేరకు జీకే వీధి మండల కార్యాలయంలో మంచినీటి సమస్యపై కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామనిఎంపీడీవో ఉమామహేశ్వరరావు తెలిపారు. జీకే వీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ 'రాళ్లగెడ్డలో తాగునీటికి అవస్థలు' శీర్షికన శుక్రవారం ప్రజాశక్తి ప్రచురించిన కథనానికి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో మంచినీటి సమస్య ఎక్కడైనా ఉంటే 9550979772 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే వెంటనే సమస్యను తీర్చడానికి చర్యలు చేపడతామని తెలిపారు. మండలంలో ఎక్కడ మంచినీటి సమస్య ఉన్నా సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. మంచినీటి సమస్య ఉన్నచోటకు వెళ్లి పరిశీలించి తమకు నివేదిక అందజేయాలని కోరారు.

రాళ్లగెడ్డ గ్రామంలో మంచినీటి సమస్యపై ఆర్‌డబ్ల్యుఎస్ ఏఈని వివరణ కోరామని, బోరుబావికి సంబంధించిన మోటారుకు 2 రోజుల క్రితం రిపేరు పనులు చేసినట్లు చెప్పారని ఎంపిడిఒ వెల్లడించారు. మంచినీటి ట్యాంకు సంబంధించి ఇన్ ప్రోగ్రెస్‌లో పనులు జరుగుతున్నట్లు తమకు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు.

లోవోల్టేజ్‌తో మంచినీటి సరఫరాకు అంతరాయం?


రాళ్లగెడ్డ గ్రామంలో లోవోల్టేజ్ సమస్య అధికంగా ఉండడంతో తరచూ ప్యానెల్ బోర్డులు కాలిపోతున్నాయని,. దీంతో మంచినీటి సమస్య ఏర్పడుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. లోవోల్టేజ్ సమస్య వల్ల బోరు నుంచి అధికంగా నీరు రావడం లేదని, కొద్దిపాటి నీరు మాత్రమే రావడంతో మంచినీటి కొరత ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పై వీధికి మంచినీరు వస్తే కిందివీధికి రావడంలేదని, కింద వీధికొస్తే పైవీధికి రావడం లేదని చెబుతున్నారు. లోవోల్టేజ్ సమస్యను పరిష్కరించి మంచినీరు సరఫరాకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.



తాగునీటి పథకం బోరును పరిశీలిస్తున్న మెకానిక్

శ్రీరామనవమికి ముమ్మరంగా ఏర్పాట్లు

కల్యాణానికి తరలిరండి : సర్పంచ్ పులి సంతోష్‌కుమార్



చలువ పందిళ్లకు చురుగ్గా సాగుతున్న ఏర్పాట్లు

ప్రజాశక్తి-విఆర్.పురం

రెండో భద్రాద్రిగా పేరుగాంచిన మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ సర్పంచ్ పులి సంతోష్‌కుమార్ దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 6న జరుగు సీతారాముల కల్యాణానికి భక్తులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కల్యాణానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కల్యాణ మండప ప్రాంతంలో మట్టితో గోతులను సరిచేసి తాటాకు చలువ పందిర్లు వేయిస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని పార్కింగ్ కోసం పక్కనే ఉన్న పొలాలని జెసిబి సహాయంతో శుభ్రం చేయించినట్లు తెలిపారు. మంచినీటి కొరత రాకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పలు వీధులలో వీధిలైట్లు వేయించినట్లు చెప్పారు. గ్రామపంచాయతీతో పాటు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్ ఆదేశానుసారం, దేవాదాయ శాఖ అధికారులు, నూతన దేవస్థాన కమిటీ చైర్మన్ పెందుర్తి సుదర్శన్ సారథ్యంలో గ్రామ పెద్దల సహకారంతో ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ కన్నప్పరాజు, స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ పర్యవేక్షణలో అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిపారు.



ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న శ్రీరామగిరి సర్పంచ్ పులి సంతోష్‌కుమార్

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ప్రజాశక్తి-సీలేరు

గిరిజనులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ధారకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీకే హిమబిందు అన్నారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చెరుకుమల్ల గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్‌లో భాగంగా వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామంలో 102 మందికి వైద్యాధికారి ఆరోగ్య తనిఖీలు చేసి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హిమబిందు మాట్లాడుతూ వాతావరణంలో కలిగిన మార్పుల వల్ల గిరిజన గ్రామాల్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రధానంగా జ్వరాలు, అతిసారా వ్యాధులతో ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. గిరిజనులు వ్యాధి సోకిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స చేయించుకోవాలన్నారు. జ్వర బాధితులు కచ్చితంగా రక్తపరీక్షలు చేయించుకోవాలని, మలేరియా టైఫాయిడ్ నిర్ధారణ జరిగితే క్రమంగా మందులను వాడాలని కోరారు. నాటు మందులు, పసరు మందులు వాడొద్దన్నారు. గర్భిణులు విధిగా ఆసుపత్రిలోనే ప్రసవం పొందాలని, ప్రసవ సమయానికి పది రోజులు ముందే ఆసుపత్రిలో చేరాలని సూచించారు. వేసవి ప్రారంభం కావడంతో ప్రజలు వడదెబ్బ తగలకుండగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్‌హెచ్‌పి లవ కుమారి, ఏఎన్‌ఎంలు సీత, మత్స్యకొండ పాల్గొన్నారు.



ఇంటికి వెళ్లి వృద్ధురాలికి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ హిమబిందు

జాతీయ రహదారి పనుల్లో జాప్యం వద్దు

- జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్



ప్రజాశక్తి-చింతపల్లి : మండలంలోని తాజంగి రిజర్వాయర్ మీదుగా వెళుతున్న జాతీయ రహదారి నిర్మాణంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. హైవే పనులకు అవసరమైన అడ్వాన్స్ పొజిషన్ (పూర్వ అనుమతి) ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఆయన సూచించారు. తాజంగిలో జాతీయ రహదారులు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి విస్తరణ పనులలో డెబ్రిస్ (మట్టి, రాళ్లు) తాజంగి రిజర్వాయర్ వద్ద వేయడంతో నీటి మట్టం తగ్గి, సాగుకు తీవ్ర అంతరాయం కలుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే డెబ్రిస్‌ను తొలగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైవే నిర్మాణంతో రిజర్వాయర్ నీటి సామర్థ్యం ఏ విధంగానూ తగ్గ కూడదని కలెక్టర్ పేర్కొన్నారు. రిజర్వాయర్ అంచుల వెంబడి రివెట్‌మెంట్ (గట్టిని రక్షించే నిర్మాణం) చేపట్టాలని, రహదారి రిజర్వాయర్‌లోకి ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్డు నిర్మాణంలో రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, ఇతర సివిల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన భూ సేకరణ ప్రతిపాదనలు తక్షణమే పంపించి మంజూరు పొందాలని, రహదారి పనులను వేగవంతం చేసి త్వరగా అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు.జాతీయ రహదారి పనుల పురోగతిపై ప్రతి శనివారం సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చెక్ డ్యామ్‌లు, పంట కాలువలు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయించాలని చెప్పారు. సమావేశంలో సంయుక్త కలెక్టర్ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, జాతీయ రహదారుల సంస్థ విశాఖపట్నం పీడీ రవి, అరకు పీడీ గుల్షన్ కుమార్, డీఎఫ్ఓ సందీప్ రెడ్డి, ఎస్.ఎం.ఐ డీఈఈ నాగేశ్వరరావు, వర్చువల్ విధానంలో రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ తదితరులు పాల్గొన్నారు.

డైట్‌లో ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ప్రజాశక్తి-భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ డైట్‌లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ ఎం జ్యోతికుమారి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. అమరావతి పాఠశాల విద్యా శాఖ సంచాలకులు నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, జెడ్‌పి, నగర పాలక సంస్థల్లో పని చేస్తున్న ఎంఇఒలు, హెచ్‌ఎంలు, స్కూల్ అసిస్టెంట్లతో డిప్యుటేషన్ పద్ధతిలో డైట్‌లోని అధ్యాపకపోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, సంబంధిత దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లను ఈనెల 10లోగా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు పనిదినాల్లో అందజేయాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులకు ఈనెల 16, 17 తేదీల్లో రాత పరీక్ష, 19న మౌఖిక పరీక్ష నిర్వహించి, అర్హులను ఎంపిక చేస్తామన్నారు.

విశాఖ పోర్టు ఆసుపత్రిని ప్రైవేటుకు ఇవ్వొద్దు

ప్రజాశక్తి - గాజువాక : విశాఖ పోర్టు గోల్డెన్ జుబ్లీ ఆసుపత్రిని ప్రయివేటుకు అప్పగించరాదని యునైటెడ్ పోర్టు అండ్ డాక్ ఎంప్లాయిస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ త్రినాధ్ అన్నారు. శుక్రవారం మింధిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, పోర్టు ఆసుపత్రిని ప్రయివేటుపరం చేస్తే ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లతోపాటు వారి కుటుంబీకులు వైద్యానికి దూరమైపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలకోట్లు ఆస్తులు, కోట్లలో సాలుసరి ఆదాయం వస్తున్న విశాఖ పోర్టు నిధులతో ఆసుపత్రిని అభివృద్ధి చేయాలని, మెరుగైన సేవలు అందించాలని కోరారు. పిపిపి విధానంలో అభివృద్ధికి ఆహ్వానించిన టెండర్లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పోర్టు పెన్షనర్ గుర్నాధరావు పాల్గొన్నారు.

'అవంతి'లో ఉచిత పాలిసెట్ శిక్షణ

ప్రజాశక్తి -తగరపువలస: స్థానిక అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో టెన్త్ విద్యార్థులకు పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఈ నెల 7 నుంచి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు అవంతి విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్ర వారం ఒక ప్రకటనలో తెలిపారు.ఉచిత బస్సు సదుపాయంతో పాటు మెటీరియల్ కూడా అందజేస్తామని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు వినియోగించుకోవాలని కోరారు.

సేంద్రీయ సాగుపై అవగాహన కల్పించాలి

డివిజనల్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు జాహ్నవి



డివిజనల్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు జాహ్నవి

ప్రజాశక్తి-చింతపల్లి : అల్లూరి సీతారామరాజు జిల్లాను 2026-27 నాటికి పర్యావరణ హిత వ్యవసాయ మోడల్ జిల్లా(సేంద్రీయ జిల్లా)గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేయాలని డివిజనల్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు జాహ్నవి సూచించారు. మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, రైతు సాధికారత సంస్థ, ఏపీ సీఎన్ఎఫ్, వెలుగు అధికారులతో సేంద్రీయ వ్యవసాయ ప్రణాళికపై సమీక్ష సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశానికి మండల అభివృద్ధి అధికారి యు శ్రీనివాస్, వ్యవసాయ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2025-26 ఖరీఫ్ వ్యవసాయ ప్రణాళిక తయారీలో భాగంగా 2026-27 నాటికి అల్లూరి సీతారామరాజు జిల్లాను పూర్తిగా సేంద్రియ (ఆర్గానిక్) వ్యవసాయ జిల్లాగా అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించారన్నారు. జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మార్గదర్శకత్వంలో ఈ సమావేశం నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా అన్నిశాఖల అధికారులు వ్యవసాయాన్ని పర్యావరణ హితంగా మార్చేలా రైతులకు అవగాహన కల్పించేందుకు సమిష్టిగా పని చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించడానికి, గ్రామ స్థాయిలో పని చేసే వారితో చర్చలు జరిపాలన్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం వైపు మరింతగా ఆకర్షితులయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నవధాన్యాల సాగు మట్టికి ఎంతో మేలు చేస్తుందనీ, అందుకే 32 రకాల దేశీ విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. తొలకరి వర్షాల సమయంలో ఇవి రైతులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో, స్థానికంగా ఉన్న వ్యవసాయ భూమిని ప్రదర్శన ప్లాట్‌గా (డెమో ప్లాట్) ఉపయోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎన్ఎఫ్ డివిజన్ ఇంచార్జ్ జె. వెంకటరమణ, ఐసిఆర్పిలు, విహెచ్ఎలు, వీఏఎలు, విఓఏలు, విఓఓబిలు, చింతపల్లి యూనిట్ ఇంచార్జ్ కొర్ర మోహన్‌రావు, అన్నవరంయూనిట్ కిల్లో మోహనరావు, సుభద్ర, ఆనందరావు, కాసులమ్మ, రంగారావు, ఆదినారాయణమ్మ, సూర్యనారాయణ పాల్గొన్నారు.

విద్యార్థులు లక్ష్యంతో చదవాలి



పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తున్న ప్రిన్సిపల్

ప్రజాశక్తి-పాడేరు టౌన్: అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం పాఠ్య, నోట్ పుస్తకాలను అందజేశారు. ప్రిన్సిపాల్ ఎస్.శ్రీనివాస్ వాటిని విద్యార్థులకు అందజేసి లక్ష్యంతో చదవాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించిన పుస్తకాలను విద్యా సంవత్సరం ప్రారంభం ముందే అందించి విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

డివిజన్‌లో పంపిణీకి చర్యలు

పాడేరు డివిజన్ పరిధిలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 11 కస్తూర్బాగాంధీ బాలికల కళాశాలలకు పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నారు. ఈ నెల ఒకటవ తేదీ నుంచి ద్వితీయ ఇంటర్ తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రతీ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలతో పాటు 12 నోట్ పుస్తకాలు అందించే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాడేరు ఐటిడిఎ పరిధిలోని 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు 60,948 నోట్ పుస్తకాలతో పాటు పాఠ్య పుస్తకాలను, 11 కస్తూర్బాగాంధీ బాలికల కళాశాలలకు 10,428 నోట్ పుస్తకాలతో పాటు పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. అనంతగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పాఠ్య పుస్తకాలతో పాటు 3,948 నోట్ పుస్తకాలు, అరకు జిజె కళాశాలకు 8,100, చింతపల్లి కళాశాలకు 6,084, డుంబ్రిగుడకు 5,592, జి.మాడుగులకు 8,820, జీకేవీధికి 1,464, హుకుంపేటకు 6,840, ముంచంగిపుట్టుకు 7,092, పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 13,008 నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు.

అనంతగిరి మండలం కొత్తూరు కెజిబివికి 924 నోట్ పుస్తకాలు, అరకులోయ మండలం ఎండపల్లివలస కెజిబివికి 960, చింతపల్లి మండలం తాజంగికి 960, డుంబ్రిగుడకి 948, జి.మాడుగులకు 936, జీకేవీధికి 936, హుకుంపేటకు 960, కొయ్యూరు మండలం రాజేంద్రపాలేనికి 960, ముంచంగిపుట్టు మండలం కిలగాడకు 924, పాడేరు మండలం లగిశపల్లికి 960, పెదబయలు కెజిబివికి 960 నోట్ పుస్తకాలను సరఫరా చేస్తున్నారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు పాఠ్య, నోట్ పుస్తకాలను విద్యార్థిని, విద్యార్థులకు అందజేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి పర్యటనలో మార్పు

ప్రజాశక్తి -అనంతగిరి: మన్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈనెల 7 తేదీన పర్యటనలో మార్పు జరిగినట్లు జిల్లా , మండల స్థాయి అధికారులు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన టోకురు. బొర్రా పంచాయతి పరిధిలో జరిగే సభలో పాల్గొని ప్రసంగించాల్సి ఉంది. ఈ కార్యక్రమాన్ని డుంబ్రిగుడ మండలానికి మార్చినట్లు తెలిపారు. మండలంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్ గురు, .శుక్రవారం టోకూరు, బొర్ర పంచాయతీ పరిధిలో పర్యటించారు. వేరే మండలంలో పర్యటన ఖరారు కావడంతో అక్కడ ఏర్పాట్లు చేయనున్నారు.

వచ్చే నెల 8, 9, 10 తేదీల్లో వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలు



పోస్టర్లను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మత్స్యలింగం, ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు

ప్రజాశక్తి-అరకులోయ:అరకులోయలో మే 8, 9, 10 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం సూచించారు. ఉత్సవాల నిర్వహణలో భాగంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ పెట్టేలి దాసు బాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఏడాది నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవాల్లో ఈ ప్రాంత ప్రజలే కాకుండా, సమీపంలోని ఒడిస్సా రాష్ట్రం, ఇతర జిల్లాల నుంచి కూడా అనేకమంది భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో గతంలో కంటే అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనే భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్, పెదలబుడు మేజర్ పంచాయతీ సర్పంచ్ పెట్టేలి దాసు బాబు మాట్లాడుతూ, ప్రజలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాలను భాగస్వామ్యం చేసి ఉత్సవాలు నిర్వహణకు ముందుకెళ్తున్నట్లు అన్నారు. ఉత్సవ కమిటీ చైర్మన్ సివేరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, సంస్కృతిక కార్యక్రమాలు, కళ్యాణం తదితర అంశాలను వివరించారు. అంతకుముందు ఎమ్మెల్యే మత్స్య లింగం, ఉత్సవ, ఆలయ కమిటీ ప్రతినిధులు,భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ దాసు బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అరకు లోయ సీఐ హిమగిరి, ఎస్ఐ గోపాలరావు, వెంకన్న ఆలయ అర్చకుడు గణేష్ పంతులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు, టిడిపి మండల అధ్యక్షులు శెట్టి బాబురావు, వైసీపీ మండల అధ్యక్షుడు స్వాభి రామమూర్తి, టిడిపి,జనసేన, వైఎస్ఆర్సిపి, నాయకులు కమిడి అశోక్, ఎంపీటీసీలు దురియ ఆనంద్, శత్రు శత్రుగుణ్, భీమ్ రాజు, కొర్ర కామేష్, కొర్రగాసి, అప్పన్న, మోహన్, పద్మాపురం మాజీ సర్పంచ్ మహదేవ్, నాగరాజు, అర్జున్, రామారావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎల్‌బి వెంకటేశ్వర రావు, కాపుగంటి కష్టారావు, అప్పల రామ్, రంగా, గెడ్డం నర్సింగరావు, మల్లేష్ నాయక్, కళా పాల్గొన్నారు.

6న 'సామాజిక నిత్య హితోక్తులు' పుస్తకావిష్కరణ

ప్రజాశక్తి -సీతమ్మధార : ఈ నెల 6న, శ్రీరామనవమి పర్వదినాన విశాఖ పౌరగ్రంధాలయంలో కళావేదిక కల్చరల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ నండూరి రామకృష్ణ రచించిన 'సామాజిక నిత్య హితోక్తులు' కవితా సంపుటి ఆవిష్కరిస్తున్నట్లు కళావేదిక కార్యదర్శి డాక్టర్ బి.రజని తెలిపారు. కళావేదిక గౌరవాధ్యక్షులు కమల్ బైద్ సభాధ్యక్షతన నిర్వహించే కార్యకమానికి విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా విశాఖ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ -1 అధ్యక్షులు జి.తనూజా రెడ్డి, జాతీయ జర్నలిస్టు సంఘం సెక్రటరీ గంట్ల శ్రీనుబాబు ,విశిష్ట అతిథులుగా పాల్గొని ఆవిష్కరిస్తారని తెలిపారు .విశ్రాంత తెలుగు అధ్యాపకుడు డాక్టర్ ఎం.సుబ్బారావు పుస్తకసమీక్ష నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులను, కరాటేలో విశేష ప్రతిభ చూపుతున్న చిన్నారులను సత్కరిస్తున్నట్లు డాక్టర్ రజని తెలిపారు.

లారీ ఢీకొని ఫార్మా కార్మికుడు దుర్మరణం

ప్రజాశక్తి-అచ్యుతాపురం : అచ్యుతపురం జంక్షన్‌లో శుక్రవారం ఉదయం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఫార్మా కార్మికుడు దుర్మరణం చెందారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ నమ్మి గణేష్ తెలిపిన వివరాలు ప్రకారం... విజయనగరం జిల్లా జి.నరసింహపురం గ్రామానికి చెందిన బగాధి రమణారావు (40) మోసయ్యపేట పంచాయతీ బర్మా కాలనీలో భార్యా పిల్లలతో నివాసం ఉంటున్నాడు. పరవాడ ఫార్మా ఎస్వీఆర్ డ్రగ్స్‌లో రమణారావు పనిచేస్తున్నారు. శుక్రవారం ఉదయం విధులకు వెళ్తుండగా, జంక్షన్‌లో వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సంఘటనా స్థలంలో మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



నోట్ పుస్తకాలు అందజేస్తున్న రాజు, చినబాబు

విద్యార్థులకు నోట్ పుస్తకాల పంపిణీ

ప్రజాశక్తి-విఆర్.పురం : డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నోట్ పుస్తకాలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం కళాశాల ప్రిన్సిపాల్ పి.రాజు ఆధ్వర్యాన సీనియర్ అసిస్టెంట్ చినబాబు చేతుల మీదుగా అందజేశారు. ఒక్కో విద్యార్థికి వైట్ నోట్ బుక్స్ 6, రూల్ నోట్ బుక్స్ 6, మొత్తం 12 నోట్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది ఇంటర్ షెడ్యూల్ మారిందని, ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలతో పోటీపడేలా ఈ సంవత్సరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఏప్రిల్ ఒకటి నుండి రెండో తరగతులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ ఎస్.నరసింహారావు ఫిజిక్స్ అధ్యాపకులు జి.వెంకటేశ్వర్లు, బోటనీ అధ్యాపకులు జి శివరాజు, కే బాలు తదితరులు పాల్గొన్నారు.



రైతులతో సమావేశమైన రామకృష్ణ

సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం

ప్రజాశక్తి - సీలేరు : సేంద్రియ ఎరువులతో వ్యవసాయం పర్యావరణానికి మేలు చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి దోహదపడుతుందని జికె.వీధి మండల తహశీల్దారు, మండల సేంద్రియ వ్యవసాయ చైర్మన్ టి.రామకృష్ణ అన్నారు. జీకే వీధి మండలం చాపరాతిపాలెం గ్రామ రైతులతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. సేంద్రీయ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడక తగ్గించే విధంగా రైతులను ప్రోత్సహించి పీఎం ప్రణామ్ పథకం ద్వారా సేంద్రీయ వ్యవసాయంతో రైతులు సాధించే సాగు దిగుబడులు లాభాలు విశిష్టతల గురించి వివరించారు. ఆర్గానిక్ వ్యవసాయంతో పురుగుమందులు వాడకాన్ని తగ్గించడం వల్ల కాలుష్యాన్ని తగ్గుతుందని చెప్పారు. సేంద్రియ వ్యవసాయం వలన గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కాఫీ సాగు విస్తరణ ఎక్కువగా ఉందని కాపీ సాగులో ఆర్గానిక్ పద్ధతుల పాటిస్తే సేంద్రీయ కాఫీకి మార్కెట్లో ధర లభించి అధిక లాభాన్ని పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

భవిత కేంద్రాలతో బంగారు భవిష్యత్తు

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : అన్నిరకాల వసతులతో నిర్వహిస్తున్న భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలుగల చిన్నారులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని, సాధారణ పిల్లలకు ధీటుగా ఎదిగేందుకు పుష్కలమైన అవకాశాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్ అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై చిన్నారులకు ఉపకరణాలు అందజేశారు. వారితో ముచ్చటించి, గ్రూపు ఫొటో దిగారు. వారు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి అభినందించారు

సీనియారిటీ.. ఏదీ క్లారిటీ !

అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 10 వరకూ గడువు
గతంలో రెండు పర్యాయాలు ఇదే తంతు
అయినా మళ్లీ తప్పల తడకే అంటున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో

సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జిటి)లను స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి కల్పించడం కోసం జిల్లా విద్యాశాఖ చేపడుతున్న సీనియారిటీ జాబితాల తయారీ తప్పుల తడకగానూ, ప్రహసనంగానూ మారుతోంది. తాజాగా ఈ నెల 4 నుంచి 10 వరకూ అభ్యంతరాలపై రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు నుంచి వెలువడ్డ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ కార్యాలయం, మండల విద్యాశాఖ అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలో విద్యాశాఖ పరిధిలోగల అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి సరైన సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. మండల విద్యాశాఖలు జాబితాల తయారీలో ఇప్పటికే నిమగ్నమయ్యాయి. అయితే గత రెండు దఫాలుగా స్వీకరించిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకపోవడం, డిఇఒ కార్యాలయంలో సరైన జాబితాల్లేకపోవడంతో మళ్లీ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.



సబ్జెక్టుల వారీగా జాబితా తయారీ

ఎస్‌జిటి టీచర్ల సీనియారిటీ జాబితాలను వాస్తవానికి ఇప్పటివరకూ జరిగిన డిఎస్‌సిల వారీగా జిల్లా విద్యా శాఖ కార్యాలయాలు తమ వద్ద ఉంచుకోవాల్సి ఉన్నా సరైన పద్ధతిలో ఆ ప్రక్రియ సాగలేదు. సబ్జెక్టుల వారీగా సీనియారిటీ జాబితాపై ఏ టీచరుకైనా అభ్యంతరాలు ఉంటే చినగదిలి మండలంలోగల విశాఖ వ్యాలీ స్కూల్ వద్దగల డిఇఒ కార్యాలయంలో తెలుపవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ ప్రకటించారు. గతంలో రెండు సార్లు సీనియారిటీ లిస్టులను ఇచ్చినప్పటికీ అవేవీ ప్రతిబింబించలేదని, తప్పులు యధావిధిగా దొర్లాయని నేటికీ విమర్శలు వినిపిస్తున్నాయి. డిఇఒ కార్యాలయంలో ఒరిజినల్ జాబితాలు లేనందున ఈ సమస్య తలెత్తుతోంది.

ఏం జరగాలి ? ఏం జరుగుతోంది ?

డిఎస్‌సిల వారీగా జాబితాలు, టీచర్లుగా ఎంపికైన వారి పేర్లు, మార్కులు, రోస్టరు, ర్యాంకులు ఇలా అన్ని వివరాలతో కూడిన ఫైలు డిఇఒ కార్యాలయంలో కచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు 1998లో 1000 మంది టీచర్లు జిల్లాలో సెలక్టు అయితే వారి జాబితా పై అన్నిటితో కలిపి ఉండాలి. కానీ 2001 సంవత్సరం తర్వాత ఈ సీనియారిటీ లిస్టుల్లో తీవ్ర గందరగోళం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యంతరాలను స్వీకరించినా డిఎస్‌సిల వారీగా టీచర్ల జాబితా లేకుంటే సమస్య మళ్లీ మొదటికే వస్తుందని పలువురు టీచర్లు చెబుతున్నారు.

మొదటి సంతకం పెట్టాక ఏడాదైనా...

రాష్ట్రంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం తొలి సంతకం డిఎస్‌సిపై పెట్టింది. సుమారు ఏడాది సమీపిస్తున్నా డిఎస్‌సిపై పూటకో మాట చెబుతోంది. 2018 తర్వాత రాష్ట్రంలో డిఎస్‌సి తీయలేదు. పైగా ఇలా సీనియారిటీ జాబితాల తయారీ పేరుతో కాలయాపనే జరుగుతోంది. టీచర్ల సంఖ్యను ఎలా తగ్గించాలన్న గత జగన్ ప్రభుత్వ వ్యూహాన్నే ఈ ప్రభుత్వమూ అనుసరిస్తోందని యుటిఎఫ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబేద్కర్ వెల్లడించారు. ఒకవైపు ఏడేళ్లుగా డిఎస్‌సి జాప్యం జరుగుతుంటే.. మరోవైపు ఎస్‌జిటి టీచర్ల సీనియారిటీ జాబితాల తయారీ నేటికీ సరిగా జరగకపోవడం దేనికి సూచికమని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ఇన్ఫినిటీ లెర్న్ ఆత్రేయ ప్రారంభం



పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ప్రతినిధులు

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్ : దేశంలో ఫలితాల ఆధారిత అభ్యాసాన్ని పెద్ద ఎత్తున అందిస్తున్న హైబ్రిడ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్ఫినిటీ లెర్న్, శ్రీ చైతన్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రత్యేక నీట్ కోర్సు 'ఆత్రేయ'ను ప్రారంభించారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను స్థానిక శ్రీ చైతన్య అకాడమీలో శుక్రవారం ఆవిష్కరించారు. ఇది డిజిటల్ టూల్స్‌తో పాటు రియల్ టైమ్ పనితీరు ట్రాకింగ్‌ను సమగ్రంగా అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు. నీట్ అభ్యర్థులకు ఎక్కువగా సవాలుగా నిలిచేది ఫిజిక్స్ అని, దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. పి2 సిబిజెడ్ ద్వారా ఫిజిక్స్ సెషన్లను రెట్టింపు చేస్తుందని, విద్యార్థులలో కాన్సెప్ట్ బలాన్ని పెంచి నీట్‌లో టాప్ ర్యాంకుల కోసం అవసరమైన శక్తిని అందిస్తుందని ఇన్ఫినిటీ లెర్న్ సహ వ్యవస్థాపకరాలు, శ్రీ చైతన్య గ్రూప్‌హెచ్ సుష్మ బొప్పన మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో ఇన్ఫినిటీ లెర్న్ (శ్రీ చైతన్య) ఉజ్వల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.



కొండలరావును పరామర్శిస్తున్న గిడ్డి ఈశ్వరి

కొండలరావుకు గిడ్డి ఈశ్వరి పరామర్శ

ప్రజాశక్తి - సీలేరు : జీకే వీధి మండలం వంచల పంచాయతీ వి.చెరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొత్తూరు కొండలరావును టిడిపి పాడేరు నియోజకవర్గం ఇన్‌ఛార్జి గిడ్డి ఈశ్వరి శుక్రవారం పరామర్శించారు. కొండలరావు రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు గోతులో పడడంతో కుడికాలు వేళ్ళు ఎముకలు చిట్లుపోయాయి. చికిత్స అనంతరం ఆయన చింతపల్లిలో తన కుమార్తె ఇంటిలో విశ్రాంతి పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఈశ్వరి శుక్రవారం చింతపల్లిలో కొండలరావుకు పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జికె.వీధి, చింతపల్లి తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి

ప్రజాశక్తి - రంపచోడవరం : ఏజెన్సీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, ఎడిఎంహెచ్ఒ, ఏజెన్సీ డీఈవో, అన్ని పిహెచ్‌సిల వైద్యాధికారులు, ఎంఇఒలు, ఐసిడిఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లు, సబ్ యూనిట్ అధికారులు, హెల్త్ సూపర్వైజర్లతో ప్రాజెక్ట్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలలో బాల బాలికలకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అందించాలని కోరారు. ఏజెన్సీలోని అన్ని గ్రామాలలో సంక్రమిత వ్యాధులు, అసంక్రమిత వ్యాధులు రాకుండా ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మాతృ మరణాలు సంభవించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు అందించి రక్తహీనత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాండయ్య, ఏజెన్సీ డీఈవో వై.మల్లేశ్వరరావు, సహాయక గిరిజన సంక్షేమ శాఖ అధికారులు రామ తులసి, కృష్ణమోహన్, సిడిపిఓలు సంధ్యారాణి, ప్రసన్న, లక్ష్మి, దేవమణి, ఎంఇఒలు రామకృష్ణ, సత్యనారాయణ, తాత అబ్బాయిదొర, సూరారెడ్డి, వెంకన్న, ముత్యాలరావు పాల్గొన్నారు.

ఏడుగురు జూదరుల అరెస్టు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని సూరంపాలెం గ్రామం శివారు అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం రాజవొమ్మంగి ఎస్సై నరసింహమూర్తి, పోలీసు సిబ్బంది పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.18.680 నగదు, 52 పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఏడుగురిని కోర్టుకు తరలించనున్నట్లు ఎస్ఐ నరసింహమూర్తి తెలిపారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్

మండలంలోని లబ్బర్తి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అతడు వద్ద నుండి ఆరు బీరు బాటిళ్లు, 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరసింహమూర్తి శుక్రవారం విలేకరులకు తెలిపారు.